

నేడు మంత్రి బొత్స రాక

ప్రజాశక్తి-విజయనగరం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని తన నివాసానికి చేరుకొని 9.30 గంటలకు చీపురుపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాలను ప్రారంభిస్తారు. 10 గంటలకు లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొంటారు. 16న ఉదయం 9.30 గంటలకు చీపురుపల్లి చేరుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన పనులను పరిశీలిస్తారు. 17న జిల్లా కేంద్రంలోని కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇంజనీరింగ్, నీట్‌లో
మెరిసిన విద్యార్థులు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్, బొబ్బిలి, బాడంగి

ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్, ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశాలకు నిర్వహించిన ఇఎపిసెట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. నీట్‌లో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించి విద్యలనగరం పేరుకు సార్ధకత చేకూర్చారు. వైద్యరంగంలో రాణించి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

నీట్



వంగపండు సంతోషిణి
592వ ర్యాంకు

బాడంగి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన వంగపండు సంతోషిణి ఒపెన్ కేటగిరిలో నీట్‌లో ఆలిండియా 592వ ర్యాంకు, ఓబిసి కేటగిరిలో 134వ ర్యాంకు సాదించింది. 720 మార్కులకు 693 మార్కులు సాదించి సంతోషిణి సత్తా చాటింది. సంతోషిణి ఒకటి,రెండు తరగతులు బాడంగి టిఎల్ఎన్ పాఠశాలలోను, 3 నుంచి ఇంటర్ వరకు శ్రీచైతన్య పాఠశాల, కళాశాలలో చదివింది. టెన్త్ లో 10కి 10 పాయింట్స్ సాధించగా, ఇంటర్ లో 974 మార్కులు సాదించింది. తండ్రి అప్పారావు భోగాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేయగా తల్లి భవాని గృహిణి. కుమార్తెకు మంచి ర్యాంక్ రావడంతో తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం శ్రీచైతన్య కళాశాలకు చెందిన విద్యార్థులు జరజాపు సందీప్ 228వ ర్యాంకు, డోర కీర్తన 2140 ర్యాంకు, గోక సంజన గాయత్రి 2154, నారంశెట్టి లాస్య 2535, పతివాడ సాయి సూర్య ప్రవల్లిక 3469, పొట్ల హర్షిత 4127, టి.శివాని 4648 ర్యాంకు సాధించారు. బొబ్బిలికి చెందిన పూడి జగదీశ్వరరావు కుమారుడు పూడి సంజయ్‌కుమార్ 4673వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి బిజెపి లీడర్ కాగా,తల్లి గృహిణి. జగదీశ్వరరావు సోదరుడు త్రివిక్రమ్ ఎపి ఎంసెట్‌లో 4225వ ర్యాంకు సాధించాడు.

● అగ్రికల్చర్ ఫార్మసీలో సత్తాచాటిన విద్యార్థులు



టి.సింధురత్నం
64వ ర్యాంకు



కె.హర్షిత్
71వ ర్యాంకు

రాజాంకు చెందిన టి.సింధురత్నం 64వ ర్యాంకు , విజయనగరం పూల్ బాగ్‌కు చెందిన కె.హర్షిత్ 71, చీపురుపల్లికి చెందిన యు. నిఖితశ్రీ 90, అజ్జాడకు చెందిన కె.సాత్విక 101, విజయనగరానికి చెందిన ఎం.నీహారిక నాయుడు105, వై.హిరన్మయి (బొబ్బిలి) 127, విజయనగరం పాల్‌నగర్‌కు చెందిన కె.లోక్ నాథ్ అభిషేక్ 151, టి.అనిల్ కుమార్(గోకపేట) 152, జి.హాషిని (రాజాం) 182, జి.లిఖిత (రామభద్రపురం) 191వ ర్యాంకు సాధించారు.

● ఇంజినీరింగ్‌లో ర్యాంకుల పంట



ఎస్.సిద్ధార్థ్
13వ ర్యాంకు



ఎం.ప్రణతిశ్రీజ
22వ ర్యాంకు



ఎల్.అనన్య
50వ ర్యాంకు



పి.మాధవ్
78వ ర్యాంకు



పి.సాత్విక
196వ ర్యాంకు

ఇంజినీరింగ్ (ఇఎపిసెట్) పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో రామభద్ర పురానికి చెందిన నడిపిల్లి సిద్ధార్థ్ 13వ ర్యాంకు, గుర్ల గ్రామానికి చెందిన మీసాల ప్రణతి శ్రీజ 22వ ర్యాంకు, బొబ్బిలికి చెందిన ఎల్.అనన్య 50, గరివిడి మండలం వెదుళ్ల వలసలకు చెందిన పి.మాధవ్ 78, విజయనగరం లోని జమ్ముకు చెందిన సైలాడ యశ్వంత్ 88, రాజుల గుమడకి చెందిన ఎస్.అవినాష్‌కుమార్ 91, బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన పి.సాయి బాలాజీ అభిషేక్ 96, రాజాంకు చెందిన బి.ధనుష్ సాయి 97, బొబ్బిలికి చెందిన వి.వెంకట సాయి సూర్య ప్రకాష్134వ ర్యాంకు సాధించారు. విజయనగరం పూల్ బాగ్ కె.సాయి హర్షవర్ధన్ 152వ ర్యాంకు, దుప్పాడకు చెందిన పొట్నూరు సాత్విక 196వ ర్యాంకు, తోటపాలెం వైఎస్ఆర్ కాలనీకి చెందిన పతివాడ సాత్విక్ 1572వ ర్యాంకు సాధించారు. శ్రీచైతన్య కళాశాలకు చెందిన సారికి భరత్‌కుమార్ 1210 ర్యాంకు, తాటికొండ వెంకటేష్ 1883, ఎ.మదన్‌చంద్ర కుమార్ 2630వ ర్యాంకులు సాధించారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధికి చర్యలు

జిల్లాలో ఐదు ఆదర్శ గ్రామాలు ఎంపిక : ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్

ప్రజాశక్తి-విజయనగరం

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని దిశ, సాగి ఛైర్మన్ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్ కోరారు. జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ), సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (సాగి) తొలి సమావేశాలు కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగాయి. ఈ కమిటీల ఛైర్‌పర్సన్ బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షత వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేసిన ఐదు గ్రామాలను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరారు తాగునీరు, విద్యుత్, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలను శతశాతం కల్పించాలన్నారు. ఈ పథకం కింద ప్రత్యేకంగా నిధులు రానప్పటికీ తన పార్లమెంటు అభివృద్ధి నిధులు, జిల్లా పరిషత్ నుంచి, ఇతర శాఖల నుంచి విడుదల చేస్తామని చెప్పారు. ముందుగా ఆయా గ్రామాల్లో గ్రామసభ ద్వారా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమగ్ర గ్రామాభివద్ధి ప్రణాళికను రూపొందిస్తా మన్నారు. ఇప్పటికే మూడు గ్రామాలను ఎంపిక చేసి, వివిధ పనులను ప్రతిపాదించామని, మరో రెండు గ్రామాలను తాజాగా ఎంపిక చేశామని వివరించారు. ఆయా గ్రామాల ఛార్జ్ ఆఫీసర్లు వారానికోసారి గ్రామాలను సందర్శించాలని కోరారు. విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీని, జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)గా మార్పు చేయడం జరిగిందని ఎమ్‌పి తెలిపారు. జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలని అధికారులను కోరారు. మరోసారి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వారీగా సర్వే చేసి, అర్హుల జాబితాలను ఈ నెల 20 నాటికి సమగ్రంగా రూపొందించాలని సూచించారు. గ్రామీణ రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించే పనులకు, ఉపాధిహామీ పథకం క్రింద ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి చంద్రశేఖర్; వేదికపై జెడ్‌పి ఛైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే శంబంగి

ఐదు గ్రామాలకు ఛార్జి అధికారులు

కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, ఐదు ఆదర్శ గ్రామాలకు ఛార్జి అధికారులను నియమించామన్నారు. రావివలసకు డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి, వంగర మండలం బలగాంకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నూకరాజు, టి.బూర్జవలసకు డిఆర్‌డిఎ పీడీ కల్యాణ చక్రవర్తి, పక్కి గ్రామానికి పంచాయతీరాజ్ డిఇ అప్పారావు, అమకాం గ్రామానికి జిల్లా ఉద్యానశాఖాధికారి జమదగ్ని ఛార్జి అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆయా గ్రామాల్లో త్రాగునీరు, ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణం, నాడు-నేడు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. చర్చించిన పలు సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

బొబ్బిలి ఎంఎల్ఎ శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ, పలు సమస్యలను ప్రస్తావించారు. జలజీవన్ మిషన్ పనులకు సంబంధించి, గ్రామం యూనిట్‌గా తీసుకొని, పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం గురించి, జెడ్‌పి సిఇఒ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్ వివరించారు. డ్వామా పిడి జి.ఉమాపరమేశ్వరి మాట్లాడుతూ ఉపాధిహామీ అమల్లో మన జిల్లా జాతీయ స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. పని కల్పనలో ఈ ఏడాది ఇప్పటికే 60శాతం లక్ష్యాలను సాధించామన్నారు. వాటర్ షెడ్ పథకం క్రింద మెంటాడ, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల్లో రూ.18 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. సమావేశాల్లో బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ ఎస్.మురళీకష్టారావు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఐటిఐ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రారంభం

ప్రజాశక్తి-విజయనగరం కోట

జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ)ల్లో ప్రవేశాలకు బుధవారం వెబ్‌కౌన్సిలింగ్ ప్రారంభమైంది. విటి అగ్రహారంలోని ఐటిఐ కళాశాలలో ప్రిన్సిపాల్ టివి గిరి ఆధ్వర్యాన విద్యార్థులకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈనెల 14నుంచి 19వ తేదీ వరకు తొలి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా బుధవారం 1 నుంచి 253వ ర్యాంక్ వరకు విద్యార్థులను పిలిచారు. వీరిలో 81 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కౌన్సిలింగ్‌కు హాజరు కాగా 67 మంది సెలెక్ట్ అయినట్లు ప్రిన్సిపల్ గిరి తెలిపారు. మొదటిరోజు కౌన్సిలింగ్‌లో విద్యార్థి సెలెక్ట్ అయిన ప్రవేశపత్రాన్ని ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందజేశారు. తొలిసారిగా డిజిటల్ స్క్రీన్‌లో అభ్యర్థుల జాబితాలను, ర్యాంకులను ఏ కళాశాలలో, ఏ ట్రేడ్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో వారు సెలక్ట్ చేసుకునే విధంగా డిజిటల్ ప్రాజెక్టు ద్వారా చూపించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.



చేగువేరాచిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

చేగువేరా స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటం

ప్రజాశక్తి- విజయనగరం 'టౌన్

క్యూబా విప్లవ వీరుడు చేగువేరా 95వ జయంతిని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మూడులాంతర్ల వద్దగల జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ చేగువేరా నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని , అతని ఆశయాలతో నేటి విద్యార్థులు , యువజనులు సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. అర్జెంటైనాలో ఒక ధనిక కుటుంబంలో పుట్టి, డాక్టరేట్ విద్యను అభ్యసించి, క్యూబా లో అమెరికా పెత్తందారీ తనంలో మగ్గిపోతున్న క్యూబా ప్రజానీకానికి సాయిధ తిరుగుబాటుతో ,ఫెడల్ కాస్ట్రో సహచరుడిగా ప్రజలను విముక్తులను చేసిన చేగువేరా నేటి సమాజానికి ఎంతో సందేశం ఇచ్చారని తెలిపారు. క్యూబా దేశాన్ని విముక్తి చేసిన తర్వాత అక్కడ ఉన్న రాజభోగాల్ని అనుభవించకుండా , పక్కన ఉన్న బొలీవియా దేశంలో బాధలు పడుతున్న ప్రజల తరఫున పోరాడుతూ 39 ఏళ్ల యుక్తవయసులో తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన చేగువేరా ఎప్పటికీ ఒక ఉన్నత స్థానంలో ఉంటారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు జె. రవి కుమార్, ఎం. సౌమ్య , పట్టణ కార్యదర్శి పి. రమేష్ నాయకులు లావణ్య , సమీరా ,వెంకటరమణ , కళ్యాణి ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు

జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం

వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, మనసున్న మహారాజని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. ఎన్నోఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులు కంటున్న కల ఇన్నాళ్లకు నిజం చేశారని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులు, స్థానిక జెడ్‌పి ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. థాంక్యూ సిఎం సార్ అంటూ.... తమను పర్మినెంట్ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిధిగా హాజరైన జెడ్‌పి ఛైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో సుమారు 10,117 మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. తమ ఉద్యోగాలకు భద్రత లేక, ప్రతీ ఏటా రెన్యువల్ కోసం ఎదురు చూస్తూ ఉండే కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు ఇక శాశ్వతంగా తొలగిపోనున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటమ్మ, ఆయా సంఘాల నాయకులు పి.చంటిబాబు, ఎటిఎస్ఎ నాయుడు, కె.శ్రీనివాసరావు, ఎన్.ఉమామహేశ్వరరావు, ఆర్.సత్యం, ఎస్.దొరబాబు తదితరులు పాల్గొన్నారు.



జగన్‌చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న జెడ్‌పి ఛైర్మన్,కాంట్రాక్టు ఉద్యోగులు

బాల్య వివాహాలు చేస్తే చర్యలు : కేసలి

ప్రజాశక్తి-విజయనగరం

రాష్ట్రంలో ఎక్కడైనా చట్టం నిబంధనలకు విరుద్ధంగా బాల్య వివాహాలు చేస్తే వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నుంచి రెండు రోజులు పాటు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాని ప్రారంభోత్సవం చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలన కోసం రూపొందించిన చట్టాన్ని గ్రామ, జిల్లా స్థాయిలో అధికారులు కఠినంగా అమలు చేయాలన్నారు. బాల్య వివాహాలను జరుపుతున్న తల్లి దండ్రులు, జరుపిస్తున్న పురోహితులపైనా, కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు సుధారాణి పట్నాయక్, భవాని, ఐసిడిఎస్ పీడీ శాంత కుమారి, తహశీల్దార్లు, విద్యా శాఖ అధికారులు,సామాజిక పరివర్తన మార్పు వ్యవస్థ సమన్వయ అధికారి బి.రామకృష్ణ, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి అల్లు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

నగరంలోని అయ్యప్పనగర్‌లో జనావాసాల మధ్యలో నిర్వహిస్తున్న అక్రమ వాటర్ ప్లాంట్ ను తక్షణమే సీజ్ చేయ్యాలని, నిర్వాహకులను అరెస్ట్ చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, అయ్యప్ప నగర్ కాలనీ వాసులు యుఎస్ రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయ్యప్పనగర్‌లో అక్రమ వాటర్ ప్లాంట్‌ను మూసివేయాలని చేసిన పోరాట ఫలితంగా అదేరోజూ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. కాని అధికారులు వేసిన తాళం విరగ్గొట్టి అదేరోజు సాయంత్రం నుంచి నిర్వాహకులు మళ్లీ నీటి వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలిపారు. అయ్యప్ప నగర్‌లో తాగునీటి సమస్యకు కారణమైన నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్ కోరగా మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఆదేశించినా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. వెంటనే అధికారులు కలుగజేసుకొని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని లేని యెడలఅక్రమ వాటర్ ప్లాంట్స్ రద్దు కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు రామచంద్రరావు, బి.రమణ తదితరులు పాల్గొన్నారు.

రహదారుల శాశ్వత పరిష్కారానికి చర్యలు

విజయనగరం టౌన్ : నగరంలో 48వ డివిజన్ గాజులరేగలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులకు అందిన పథకాల వివరాలతో కూడిన బుక్లెట్లను అందజేశారు. స్థానిక సమస్యలను తెలుసుకుని, వెను వెంటనే రహదారి నిర్మాణానికి, కాలువల ఏర్పాటుకు, వీధి దీపాల ఏర్పాటుకై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. సందర్భంగా మేయరు విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజకు పాలన సాగుతుందన్నారు. కార్పొరేటర్ నడిపిల్లి ఆదినారాయణ, ఇన్‌ఛార్జికమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న టిడిపి నాయకులు

ఫీజులు ఎక్కడ కంసమామ?

- పిల్లల భవిష్యత్తుతో జగన్ ఆడుకుంటున్నారు
- టిడిపి నాయకులు నాగార్జున

ప్రజాశక్తి-విజయనగరం కోట

సకాలంలో విద్యాదీవెన డబ్బులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టిడిపి విజయనగరం పార్లమెంట్ స్థానం అధ్యక్షులు కిమిడి నాగార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్ అన్నారు. బుధవారం 'ఫీజు ఎక్కడ కంసమామ?' అనే పోస్టర్ ను టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అశోక్ బంగ్లాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మేనమామను అని చెప్పుకొస్తున్నజగన్ వారి సంక్షేమం, ఫీజులకు సంబంధించిన నిధులు మాత్రం సకాలంలో ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలకు కోట్లు ఖర్చు చేస్తే మద్యం ద్వారా రూ.60 వేల కోట్లు లాక్కుంటున్నారని అన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించకుండా పిల్లల భవిష్యత్తుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. విద్యారంగాన్ని వైసిపి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. విద్యార్థులందరికీ ఫీజులు చెల్లించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలోటిడిపి మండల కార్యదర్శి బొద్దల నర్సింగరావు, టిడిపి నాయకులు రాజేష్ బాబు, కనకల మురళీమోహన్ క్రోతు నర్సింగరావు, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు.

సైనిక దళాల రిక్రూట్‌మెంట్‌కు ఉచితశిక్షణ

యువత సద్వినియోగం చేసుకోవాలి : డిప్యూటీ స్పీకర్, జెడ్‌పి ఛైర్మన్ విజ్ఞప్తి

ప్రజాశక్తి-విజయనగరం

జిల్లాలో వచ్చే జూలై 20 నుంచి రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన యువత కోసం ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, దీనిని రెండు జిల్లాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. భారతీయ నౌకాదళం, వాయుసేన, సైనిక దళాల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం జరిగే శారీరక, రాతపరీక్షల్లో రెండు జిల్లాల యువత అధికంగా అవకాశాలు పొందేందుకు వీలుగా నిపుణులైన కోచ్‌లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, ఉపాధ్యాయులతో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉచిత ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణ శిబిరాన్ని వారు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన 17 -23 సంవత్సరాల యువత ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనే ఆసక్తి ఉంటే జిల్లా కేంద్రంలో ఇస్తున్న శిక్షణలో చేరాలన్నారు. నలభై రోజుల పాటు శారీరక దారుఢ్యంలో, రాతపరీక్షల్లో అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని, రిక్రూట్‌మెంట్ జరిగే రోజు వరకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

జూన్ 20 నుంచి ఇక్కడ పూర్తిస్థాయి శిక్షణ ఇక్కడ ప్రారంభమవుతుందని, ఈలోగా రెండు జిల్లాల అభ్యర్థులు శిక్షణ శిబిరంలో చేరేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో జూలై 20 నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు. శిక్షణ శిబిరం నిర్వహణకు రూ.5 లక్షలు, జిల్లా యంత్రాంగం నుంచి మరో రూ.3 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన యువతీ యువకులు ఈ ర్యాలీకి హాజరు కానున్నారని, పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సెట్విజ్ సిఇఒ రాంగోపాల్ చెప్పారు. శిక్షణ శిబిరంలో పేర్లు నమోదు చేసుకోదలచిన అభ్యర్థులు సెట్విజ్ సిఇఒ మొబైల్ నెంబరు 9849909080 కు ఫోన్ చేసి శిబిరంలో చేరవచ్చని తెలిపారు. రాజీవ్ స్టేడియంలోని తమ కార్యాలయంలో కూడా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కష్ణారావు, పోలీసు శిక్షణ కేంద్రం అధికారి మురళి తదితరులు కూడా పాల్గొన్నారు.

విద్యుత్‌ఛార్జీలను ఉపసంహరించాలి : డిసిసి అధ్యక్షుడు

ప్రజాశక్తి-విజయనగరం కోట

జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ కుమార్ అన్నారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని అన్నారు. ఈ నాలుగేళ్ళ పాలనలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, వినియోగదారుల పైన రూ.17,723 కోట్ల అదనపు భారం మోపారని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలతో ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే సర్దుబాటు పేరుతో రూ. 11,270 కోట్లు అదనపు భారం మోపారన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే రూ. 6888 కోట్లు, డొమెస్టిక్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రూ. 13 వేల కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే వైసిపి ప్రభుత్వానికి రివర్స్ షాక్ తప్పదని హెచ్చరించారు.



తిరుమల ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతున్న డిఎంహెచ్ఒ భాస్కరరావు

ప్రైవేట్ ఆసుపత్రుల్లో డిఎంహెచ్ఒ తనిఖీ


ప్రజాశక్తి-విజయనగరం కోట

జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను డిఎంహెచ్ఒ ఎస్.భాస్కరరావు బుధవారం తనిఖీ చేశారు. సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వెంకట రామా హాస్పిటల్, తిరుమల మెడికోవర్ హాస్పిటల్, మువ్వగోపాల హాస్పిటల్, గాయత్రి ఆసుపత్రులను తనిఖీ చేశారు. డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాల వివరాలను నమోదు చేసి వైద్యఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. అనంతరం అస్పత్రుల్లో ల్యాబ్‌లను పరిశీలించారు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఆన్ లైన్ పోర్టల్‌లో వ్యాధుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు జిల్లా సర్వజన ఆస్పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో డిఎంఒ తులసి, జిల్లా ఎపిడిమాలజిస్టు జి.వెంకటేష్, డెమా చిన్నతల్లి పాల్గొన్నారు.

జాతీయ తైక్వాండో పోటీల్లో జిల్లాకు పతకాలు

విజయనగరం టౌన్ : ఈనెల 8 నుండి 11వ తేదీ వరకు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన 38వ సీనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన గగన్ సాగర్ సిల్వర్ మెడల్, వై.భార్గవి బ్రాంజ్ మెడల కైవసం చేసుకున్నారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా సీనియర్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో మెడల్ సాధించినవారు వీరిద్దరే. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు సిహెచ్ వేణుగోపాలరావు, ట్రెజరర్ అవునాపు విక్రమ్, ఉష అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాసు, సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ అభినందించారు

ఘనంగా రక్తదాతల దినోత్సవం



విజయనగరం టౌన్ : రోటరీ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్న సభ్యులు

ప్రజాశక్తి - విజయనగరం

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లాలో రక్తదానం చేయడంలో సహకరించిన 49 సంస్థలు, వ్యక్తులను సత్కరించారు. జిల్లా కలెక్టర్ తరఫున జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం పట్ల వున్న అపోహలను తొలగించి మరింత మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. రక్తదానంలో పాల్గొన్న సంస్థలు, వ్యక్తులను డి.ఆర్.ఒ అభినందించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించిన 10 కళాశాలలు, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, ఎక్సైజ్ శాఖల అధికారులు, 7 స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధుల కు, దివీస్ పారిశ్రామిక సంస్థ, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసిన 14 మంది వ్యక్తులకు, 11 మంది మోటి వేటర్లకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు కె ఆర్ డి ప్రసాద రావు, ఉపాధ్యక్షుడు రాజగోపాల నాయుడు, కోశాధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం టౌన్ : తమదిలో ఉన్నవారికి రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడిన ఘనత స్వచ్ఛంద రక్త దాతలదేనని రోటరీ ప్రధాన క్లబ్ అధ్యక్షురాలు డి.ఉమా బాలాజీ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రోటరీ సామాజిక భవనంలో బుధవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా బాలాజీ మాట్లాడుతూ పేరు, ఊరు తెలియని అపరిచితులకు సైతం తమ రక్తాన్ని దానం చేసి ఆదుకుంటున్న స్వచ్ఛంద రక్తదాతల ధాతత్వం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 45 యూనిట్ల రక్తాన్ని పార్వతి దేవి అంచాలియ రోటరీ రక్తనిధి కేంద్రానికి అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సూర్య లక్ష్మి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఆడిటర్ డి.బాలాజీ, రోటరీ పూర్వపు అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అంచాలియ, కంఠభుక్త తవిటి రాజు, కాపుగంటి రవి, నారాయణ మూర్తి, పాల్గొన్నారు.

విజయనగరం టౌన్ : నేటి యువతరం ఎంచుకున్న రంగంలో రాణించడంతోపాటు సమాజానికి సేవ చేయడంలోనూ ముందుండాలని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా స్థానిక విజయనగరం యూత్ ఫౌండేషన్, ఎస్‌విఎన్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూహోంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రావణి.. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, పిటిసి వైస్ ప్రిన్సిపాల్ పివి అప్పారావులతో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదాతలకు, నిర్వాహకులకు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను సత్కరించారు.

విజయనగరం కోట : రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వజన ఆసుపత్రిలో రక్తదాతలకు రక్తదాన నిర్వహకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి గుర్తిస్తూ ప్రసంసా పత్రాన్ని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీల చేతుల మీదుగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవికి అందజేశారు ప్రభుత్వ రక్తనిదికి ప్రోత్సహించి రక్త నిలువలు పెంచాలని ఎడిషన్ డిఎంహెచ్ఒ డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఒడి వసుమిత్ర దాస్, డిపిఎం బాలాజీ, ప్రభుత్వ రక్త నిధి వైద్యులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జరజాపు పేటకు చెందిన సాధన యువజన సంఘం సభ్యులు రక్త దాతలకు సత్కారం చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్, మహారాజా బ్లడ్ బ్యాంక్, ఎస్‌విఎన్ బ్లడ్ బ్యాంక్, మాతృ భూమి సేవ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా జరజాపుపేట సాధన యువజన సంఘం చేసిన సేవలను కొనియాడుతూ సత్కరించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ చేస్తూ రక్త దాతలను ప్రోత్సహిస్తూ నిరంతరం కొత్త వారితో రక్తదానం, ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం, గర్భిణులకు లైవ్ డోనేషన్ ఏర్పాటు చేస్తు, అత్యవసర పరిస్థితుల్లో రేర్ బ్లడ్ గ్రూప్ డోనర్స్‌ని అందిస్తూ సేవలు నిరంతరం చేస్తున్నా సాధన యువజన సంఘం సభ్యులను జిల్లాలో ప్రభుత్వ సంస్థలు, బ్లడ్ బ్యాంకులు ఘనంగా సత్కరించాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సాధన యువజన సంఘంకి బెస్ట్ ఎన్‌జిఒగా గుర్తించి సాధన అధ్యక్షుడు పోలుభోతు దుర్గాప్రసాద్‌కు అవార్డు బహూకరించారు. బెస్ట్ రెగ్యులర్ డోనర్ అవార్డుకి సాధన ప్రధాన కార్యదర్శి పసుమర్తి వెంకటరమణను ఎంపిక చేసి అవార్డు అందజేశారు. సాధన యువజన సంఘం సభ్యులు మద్దిల రాంబాబు, నల్లి రాధాకృష్ణ ఇరువురు సన్మాన సత్కారాలు అందుకున్నారు. మాతృభూమి సేవా సంస్థ సాధన యువజన సంఘం సేవలను గుర్తిస్తూ సాధన సభ్యులు అవనాపు అప్పలరాజును ఘనంగా సత్కరించారు. ఎస్‌విఎన్ బ్లడ్‌బ్యాంక్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో సాధన సభ్యులు రేర్ బ్లడ్ గ్రూప్ నిరంతరం లైవ్ డొనేషన్ చేస్తున్న అవనాపు జీవన్ రావు, మజ్జి భారతిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా రాష్ట్ర నాయకులు భీశెట్టి బాబ్జీ, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, నాగేశ్వర్ రావు చేతుల మీదుగా సన్మానం చేసి షీల్డ్ బహుకరణ చేశారు. సమాజ సేవలో తమదైన శైలిలో లో ముందుకి పోతు ఎన్నో యువజన సంఘాలుకి ఆదర్శంగా నిలుస్తున్నా సాధన సభ్యులకు అభినందనలు తెలిపారు.

నాడు-నేడుకు నిధులు : ఎంఇఒ

ప్రజాశక్తి కథనానికి స్పందన

వేపాడ: మండలంలో నాడు-నేడు పనులకు నిధులు మంజూరు చేశామని ఎంఇఒ జి. శ్రీదేవి అన్నారు. నత్త నడకన నాడు నేడు పనులు అనే కథనం ప్రజాశక్తిలో వెలువడిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఇందులో భాగంగా బుధవారం బక్కు నాయుడుపేట వద్దగల కస్తూరిబా బాలికల వసతి గృహంలో జరుగుతున్న నాడు నేడు ఫేజ్ 2 అదనపు గదుల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 29.88లక్షలు నిధులు మంజూరు కాగా అందులో తమ పరిధిలో ఉన్న రూ.4.76లక్షలకు గాను ఇప్పటికే 4.41లక్షలు మంజూరు చేశామన్నారు. తమ పరిధిలో ఇంకా రూ. 35వేలు మాత్రమే ఉన్నాయని వాటితో పనులు చేయడం కాస్త కష్టంగా ఉందని ఆమె చెప్పారు. మిగిలిన అమౌంట్ పడిన వెంటనే పనులు వేగవంతం చేయడానికి చర్యలు చేపడతామన్నారు.

ఇఒపిఆర్‌డికి సత్కారం

వేపాడ: మండలంలో ఇఒపిఆర్‌డిగా పనిచేసి పదోన్నతిపై మక్కువ ఎంపిడిఒగా బదిలీ అయిన సూర్యనారాయణను బుధవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఆయన కింద స్థాయి ఉద్యోగులను ప్రోత్సహించిన తీరు మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, ఎంపిడిఒ పట్నాయక్, తహశీల్దార్ సన్యాసినాయుడు, ఎంఇఒ శ్రీదేవి, ఎపిఒ, ఎఇలు అలీ, దేవి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

మోడల్ స్కూల్లో జెవికె కిట్లు పంపిణీ

దెంకాడ: మండలంలోని అక్కివరం మోడల్ స్కూల్లో బుధవారం ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు చేతులు మీదుగా విద్యార్థులకు జెవికె కిట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెవికె కిట్లును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన అవినాష్ (464), మౌనిక (426)లను అభినందించి వారికి ఇంటర్ రెండో సంవత్సర పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, ఎంపిటిసి అప్పలనాయుడు, సర్పంచ్ కిరణ్, గంట్ల రమణరాజు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నెల్లిమర్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్‌టిసి జోనల్ ఛైర్‌పర్సన్ గదల బంగారమ్మ, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఖేల్ ఇండియా యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 73కిలోల పోటీల్లో బంగారు పతకం సాధించిన గరికిపేటకు చెందిన క్రీడాకారిణి బెల్లాన నానిని, కోచ్ బూసరి రవిని వారు బుధవారం కొండవెలగాడలోని వారి స్వగృహంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పథకాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు ఏ రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీపడి ఏమాత్రం తీసిపోరని కొనియాడారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అందరూ ప్రోత్సాహంచాలని పిలుపునిచ్చారు.

భూ సారంపై రైతులకు అవగాహన

బొబ్బిలి రూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతు తీసుకోవలసిన జాగ్రత్తల పై వ్యవసాయ శాఖ ఎడి ఎం.శ్యాం సుందర్ బుధవారం కోమటిపల్లి గ్రామంలో అవగాహన సధస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ఖరీఫ్‌లో భూ సారం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు అందుకు సంబంధించిన పచ్చి రొట్ట విత్తనాలు, సబ్సిడీలు, నారు వేసిన తరువాత, నారు ఊడిసిన తరువాత, తీసుకోవలసిన జాగ్రత్తలు వేయాల్సిన వాడాల్సిన ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలపై రైతులకు అవగాహన కల్పించారు.

మొక్కలు నాటడం సంప్రదాయం

వేపాడ : గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముకుందపురం దుర్గాలమ్మ గుడి కోనేరుకి రెండు వైపులా ఇరవై ఒక్క నిమ్మ మొక్కలు నాటారు. జియో, సిమ్ వ్యవస్థాపకులు బి.రామకృష్ణ విజయలక్ష్మీ దంపతుల పెళ్ళి రోజు సందర్భంగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. జియో వ్యవస్థాపకులు బి.రామకృష్ణ మాట్లాడుతూ శుభ కార్యాల్లో మొక్కలు నాటడం మన సాంప్రదాయం అన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మేలు చేయగలమన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

నెల్లిమర్ల: స్థానిక వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని నిర్వాహకులు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 7వ వార్డు కౌన్సిలర్ మైపాడ ప్రసాద్, మాజీ ఎంపిటిసి ఇడదీసి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్రి రామ్మూర్తి మాస్టర్, కొండ పల్లి రమణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

బొబ్బిలి: మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్ఇబి సిఐ ఆర్.జైభీమ్ కోరారు. మత్తు పదార్థాలు వల్ల కలిగే అనార్ధలపై శ్రీసాయి డిగ్రీ, వాసు, రఘు జూనియర్ కళాశాలలు వద్ద బుధవారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్ధాలతో యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. మత్తు పదార్థాలు, గంజాయికు యువత, విద్యార్థులు దూరంగా వుండాలని కోరారు. కార్యక్రమంలో కళాశాలల సిబ్బంది, సెబ్ అధికారులు పాల్గొన్నారు.

గిరిజనులకు పోడు పట్టాలివ్వాలి

శృంగవరపుకోట: ఎస్‌కోట పంచాయా పరిధిలోని గిరిశిఖర గ్రామమైన రేగ పుణ్యగిరి గ్రామంలో గల గిరిజనులకు పోడుపట్టాలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ, జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు బుధవారం డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేగ పుణ్యగిరిలో 11 మంది గిరిజనులకు రెవెన్యూ సర్వే నెంబరు 147లో నివేశ స్థలాలు పోరాడి సాధించగా వారికి హౌసింగ్ ఇళ్లు నేటికీ ప్రభుత్వం నిర్మాణం చేయలేదన్నారు. కారణమడిగితే గిరిజనులకి రేకు ఇల్లులు మంజూరు చేశామని చెబుతున్నారని, కానీ సదరు రేకు ఇల్లులు శిధిలావస్థలో ఉన్నందున తక్షణమే వాటిని రికార్డులను తొలగించి ప్రభుత్వం గిరిజనులకు కొత్త ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

నేడు డయల్ యువర్ డిఎం

శృంగవరపుకోట: స్థానిక ఆర్‌టిసి డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికుల కోసం గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్.కోట ఆర్‌టిసి డిపో మేనేజర్ కె. రమేష్ తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు డైల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులందరూ ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. సమస్యలపై డిపో మేనేజర్ 9959225619, సూపరింటెండెంట్ ట్రాఫిక్ 7382923679 నెంబర్లను సంప్రదించాలన్నారు.

నేరాలు ఘోరాలు

బస్సు, కారు ఢీకొని మహిళ మృతి

ప్రజాశక్తి- బొండపల్లి

మండలంలోని రోళ్లవాక కూడలిలో ఎదురెదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు, కారు ఢీ కొన్న సంఘటనలో బుధవారం రాత్రి సాలూరుకు చెందిన ఎం. రాజేశ్వరి(60) అక్కడికక్కడే మృతిత చెందారు. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు కారులో ప్రయణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వడదెబ్బకు వృద్ధుడు మృతి

మెరక ముడిదాం: మండలంలోని బైరిపురం గ్రామానికి చెందిన సబ్బిశెట్టి శ్రీరాములు (89) బుధవారం విజయనగరం వెళ్తుండగా వడ దెబ్బకు మార్గం మధ్యలో మృతి చెందారు. మృతుని కుమారుడు గరివిడిలో నివాసం ఉంటున్నారు. శ్రీ రాములు భార్య వెంకటమ్మ ఈ మధ్యనే చనిపోయింది. శ్రీరాములు ఒక్కరే బైరిపురం గ్రామంలో వుంటున్నారు. తన బంధువులు ఇంటికి విజయనగరం వెళుండగా వడ దెబ్బకు మృతి చెందినట్లు తెలిస్తోంది.

30 మద్యం సీసాలు పట్టివేత

శృంగవరపుకోట: మండలంలోని రేవల్లపాలెం గ్రామంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ సిఐ ధర్మారావు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడులు చేయగా గ్రామానికి చెందిన మేడిశెట్టి శంకర్ అనే వ్యక్తి 30 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారని తెలిపారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్ఐ ఎన్ రమ్యశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.

మరోసారి గెలిపించండి

ప్రజాశక్తి - వేపాడ

ప్రజలు మరోసారి వైసిపిని గెలిపించాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కోరారు. మండలంలోని రామస్వామి పేట గ్రామంలో బుధవారం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి తనను, సిఎం జగన్మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని అన్నారు. రామస్వామి పేట పరిధిలోగల క్వారీలలో రిగ్గు, బ్లాస్టింగ్‌ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని బ్లాస్టింగ్‌లతో ఇల్లులు బీటలు వారీ భూమి కపించడం వల్ల ఇంట్లో సామాగ్రి చింద్రవద్రంగా పడిపోతున్నాయని ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ముత్యాలమ్మ, గ్రామ సర్పంచ్ శర్మ, కేజీ పూడి సర్పంచ్ బంగారయ్య, సోంపురం ఎంపిటిసి ఆకుల సత్యనారాయణ, మండల వైసిపి అధ్యక్షుడు జగ్గుబాబు, నాయకులు గంగు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై వినతి పత్రం అందజేత

గడపగడపకు మన ప్రభుతం కార్యక్రమంలో విఆర్ఎ సంఘం జిల్లా కార్యదర్శి జి.వెంకన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. విఆర్ఎలకు పే స్కేలు, నామినీలను రెగ్యులర్ చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని వాటి అమలు కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

వడదెబ్బపై అవగాహన

కొత్తవలస: వియ్యంపేట పరిధిలో గల అనంత చెరువు దగ్గర ఉపాధిహామీ వేతన దారులకి హెల్త్ సూపర్‌వైజర్ ఎం. ఈశ్వరరావు వడదెబ్బపై అవగాహన కల్పించారు. బుధవారం సిబ్బందితో కలిసి వడదెబ్బ, సీజన్ వ్యాధులు, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించారు. వేసవి ఎండలుపై జాగ్రత్తలు పాటించాలని, డీహైడ్రేషన్ రాకుండా ద్రవ పదార్థాలు మజ్జిగ, నిమ్మరసం, గ్లూకోజ్, గంజి, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు విరివిగా తాగాలని, కాళ్లకు చెప్పులు, కళ్ళకు కళ్లద్దాలు, తలకి టోపీ పెట్టుకోవాలని తెలిపారు. ఉదయం 10గంటల తర్వాత సాయంత్రం 4గంటలు లోపు ఎండలో తిరగరాదని తెలిపారు. పనిచేసేటపుడు ఖైణీ, చుట్ట, బీడీ, మందు త్రాగరాదని సూచించారు. ప్రతీ నెల మొదటి బుధవారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ జరుగుతుందని, బీపీ, షుగర్, గర్భిణీలు, బాలింతలు తనిఖీలు జరుగుతాయని, అంగన్వాడీ, స్కూల్ పిల్లలు తనిఖీలు జరుగుతాయని, టీబీ, లెప్రోసి, పక్ష వాతం, ఆరోగ్య శ్రీ కేసులు హోమ్ విజిట్స్ జరుగుతాయని హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు. మలేరియా, డెంగీ, టైఫయిడ్, వాంతులు, విరోచనాలు వంటి సీజనల్ వ్యాధులు పై అవగాహనా కల్పించి ఓఆర్ఎస్, గ్లూకోజ్ పాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ ఈశ్వరరావు, కామేశ్వరి, ఏఎన్ఎమ్ జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఆశ వర్కర్స్ వి.వెంకటలక్ష్మి, దత్తి లక్ష్మి లు పాల్గొన్నారు.

సచివాలయం ప్రారంభం

గంట్యాడ : మండలంలోని మధుపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సచి వాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పరిపాలన చేరువ చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కింద న్నారు. పారదర్శక పాలనకు సచివాలయ వ్యవస్థ ఒక ఉదాహ రణగా మిగిలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి హైమావతి, జెడ్‌పిటిసి వర్రీ నరసింహమూర్తి, జిల్లా ఎస్‌సి సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, ఎఎంసి చైర్మన్ నెమలి ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచ్ శ్రీరామ్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

జోరుగా అడ్మిషన్లు

బాడంగి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జోరుగా అడ్మిషన్స్ జరుగుతున్నాయని ప్రధానోపాధ్యాయులు దత్తి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఒక్కరోజే 30 మంది విద్యార్థులు పాఠశాలలో కొత్తగా చేరారని చెప్పారు. పాఠశాలలో నైపుణ్యం, అనుభవం ఉన్న సిబ్బందితో పాటు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయని బిసి, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉందన్నారు. పదోతరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సిద్ధమయ్యాయని చెప్పారు.

మాజీ మంత్రి కోండ్రు పరామర్శ

వంగర: మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన డర్రు పోలయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు డర్రు రాంబాబు (ప్రజాశక్తి విలేకరి) కుటుంబాన్ని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కొండ్రు మురళీమోహన్ బుధవారం సాయంత్రం పరామ ర్శించారు. పోలయ్య మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివ్వాంలో మహిళలతో ఆయన కాసేపు ముచ్చటిం చారు. మండలంలోని సంగాం గ్రామానికి చెందిన హోంగార్డు ప్రకాష్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా కోండ్రు పరా మర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బొత్స వాసుదేవ రావు నాయుడు, గురాన నారాయణరావు, పిన్నింటి మోహనరావు, లచ్చుబుక్త కృష్ణమూర్తి, నియోజక వర్గంలో ఎస్‌సి సెల్ అధ్యక్షులు మజ్జి గణపతి తదితరులు పాల్గొన్నారు.



రాంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కోండ్రు

ప్రవేశ పరీక్షపై అస్పష్టత

- ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

- పరీక్ష వాయిదా

ప్రజాశక్తి - నెల్లిమర్ల

స్థానిక మహాత్మా జ్యోతీ భాపులే బిసి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణపై అస్పష్టత నెలకొంది. బుధవారం గురుకుల పాఠశాలలో 6,7,8,9 తరగతుల్లో ప్రవేశ పరీక్ష రాయడానికి జిల్లా వ్యాప్తంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులతో సహ పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే బిసిడి కేటగిరిలో సీట్లు లేవని చెప్పడంతో ఎంతో దూరం నుంచి వచ్చిన వారు ఒకింత ఆగ్రహానికి లోనై ప్రిన్స్‌పాల్‌ని నిలదీశారు. అందరికీ అవకాశం ఉందని చెప్పడంతోనే ఇంత దూరం వచ్చామని మండిపడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ ప్రవేశ పరీక్ష బిసిఎ, బిసి సి, ఎస్‌టి, ఎస్‌సిలకు మాత్రమే ఉందని మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశామని స్పష్టం చేశారు. బిసిడికి చెందిన అభ్యర్థులు మాత్రం తమకు సమాచారం స్పష్టంగా అందలేదని దీనికి ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని ఆందోళన చేశారు. పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడకు పోలీసులు చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరీక్ష వాయిదా వేశారు. దీంతో బిసిసి, బిసిఎ, ఎస్‌సి, ఎస్‌టి వర్గానికి చెందిన వారు దూరం నుంచి పరీక్ష రాయడానికి వస్తే అర్థాంతరంగా పరీక్ష వాయిదా వేయడం ఏంటని మండి పడ్డారు. అనంతరం ఉసూరుమంటూ మండుటెండతో వెనుదిరిగారు.

23న ప్రవేశ పరీక్ష

ఈ నెల 23న 6,7,8,9 తరగతుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బిబి రావు తెలిపారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బుధవారం జరగాల్సిన ప్రవేశ పరీక్ష అని వార్య కారణాల వల్ల వాయిదా వేశామని తిరిగి 23న నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా ఆయా పాఠశాల్లో ఉన్న ఖాళీలను బట్టి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.



పిల్లల తల్లిదండ్రులకు సర్థి చెబుతున్న ఎస్ఐ నారాయణరావు

రాజకీయ ఒత్తిళ్ల వల్లనే..

రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పరీక్షా వాయిదా వేశారని దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యదర్శి రాయి ఈశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవేశ పరీక్ష కోసం ఆధార్, స్టడీ సర్టిఫికేట్ తీసుకు రమ్మని చెప్పి బిసిఎ, బిసిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులను పిలిపించి వాయిదా వేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

చింతాడ గొడవపై కొనసాగుతున్న విచారణ


జామి: మండలంలోని చింతాడ గ్రామంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన గొడవపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. గ్రామ సర్పంచ్ అప్పాన సుబ్రమణ్యం తన పై టిడిపి కార్యకర్త దాడి చేసినట్లు పోలీసులకు పిర్యాదు చేయగా, వైసిపి కార్యకర్తలు తమ ఇంటిపై కి వచ్చి దాడికి పాల్పడ్డారని ప్రతి పక్ష పార్టీ వ్యక్తులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న చింతాడ గ్రామంలో గందరగోళం నెలకొంది. వాస్తవానికి గ్రామంలో ఎం జరిగింది.? నిజంగా అంత గొడవులతో గ్రామం రగిలిపోతుందా అంటే ... కేవలం రాజకీయ పబ్బం కోసం చేసుకుంటున్న ప్రచారమే అని గ్రామస్తులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

చింతాడలో అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన ద్వారపూడి మహేష్‌కు చెందిన నువ్వు పంట ధ్వంసం చేసిన ఉదాంతం గ్రామంలో చోటుచేసుకుంది. సుమారుగా అర ఎకరం పంట నేల పాలవడం, కొంత మంది కావాలనే ధ్వంసం చేశారని మహేష్ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్దలు రామకోవిల వద్ద పంచాయితీ నిర్వహించారు. అయితే గ్రామానికి చెందిన ద్వార పూడి వెంకట రమణ పంటను పాడు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వెంకట రమణను పెద్దలు ప్రశ్నించారు. ఆయన దానిపై తగిన వివరణ ఇచ్చే లోపే, ఆయన సోదరుడు బాలాజీ వచ్చి పెద్దలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదనీ అన్నయ్య వెంకట రమణను కొట్టుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే గొడవ చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవలో సర్పంచ్‌తో పాటు వైసిపి కార్యకర్తగా ఉన్న కిలారీ వెంకట రమణకు గాయాలయ్యాయని పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు టిడిపి కార్యకర్తగా ఉన్న బాలాజీని వైసిపి వర్గీయులు దాడి చేశారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజానిజాలపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు ఎస్. ఐ వీరబాబు ప్రజాశక్తి కి తెలిపారు. ఇరు వర్గాలు గొడవులకు దిగకుండా సామరస్యంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్థులను కోరారు.

టిడిపితోనే అభివృద్ధి : మాజీ మంత్రి

ప్రజాశక్తి - పూసపాటిరేగ

టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, నెల్లిమర్ల నియోజకర్గం టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. వారి సమక్షంలో బుధవారం రెల్లివలసకు చెందిన 10 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. వీరిలో మాజీ వార్డు సభ్యులు పతివాడ రాము, పతివాడ అంకమ్మతో పాటు చింతపల్లి రాజబాబు, రాజేశ్వరి, అప్పలనాయుడు, పతివాడ సత్యనారాయణ, పతివాడ సంతోష్, పత్తిపాటి రాము తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరికి టిడిపి కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో ఆకర్షితులై పార్టీలో చేరికలు మొదలయ్యాయన్నారు. మండలంలో పెద్ద ఎత్తున వైసిపి నుంచి టిడిపికి వచ్చేందుకు ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అయితే ఈ నెలాఖరులోగా గ్రామ గ్రామానికి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఆయా గ్రామాల్లో ఆకర్షితులైన వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మండలంలో మొదటిగా రెల్లివలస నుంచి 10 కుటుంబాలను పార్టీలోకి తీసుకొచ్చిన రెల్లివలస నాయకులు ఇజ్జురోతు ఈశ్వరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, టిడిపి మండల అధ్యక్షులు మహంతి శంకర్రావు, నాయకులు ఆకిరి ప్రసాదరావు, పతివాడ అప్పలనాయుడు, వెంపడాపు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న టిడిపి నాయకులు

కింగ్స్ ఆక్వా వాటర్ ప్లాంట్ ప్రారంభం

మండల కేంద్రంలోని కొవ్వాడ రోడ్‌లో కింగ్స్ ఆక్వా వాటర్ ప్లాంట్‌ను బుధవారం మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కర్రతో బంగారురాజు ప్రారంభించారు. ప్లాంట్ యజమానులు మాజీ సర్పంచ్ పిన్నింటి సన్యాసినాయుడు, ఎస్‌వి గణపతిరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నాణ్యమైన శుద్ధ జలాలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ప్లాంట్ నిర్మాణం చేశామన్నారు.

పుణ్యగిరి అభివృద్ధికి తీర్మానం

ప్రజాశక్తి- శృంగవరపుకోట

దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యగిరి క్షేత్రం అభివృద్ధికి పాలకమండలి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేసినట్లు పుణ్యగిరి దేవస్థానం చైర్మన్ పలమర శెట్టి రామకృష్ణ తెలిపారు. పుణ్యగిరిలో ఉన్న కార్యాలయంలో పాలకమండలి చైర్మన్ పలమరశెట్టి రామకృష్ణ, ఈవో నాగేంద్ర ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహిం చారు. చైర్మన్ మాట్లాడుతూ పుణ్యగిరి పర్యాటక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ పరిధిలో కొత్త హుండీలు ఏర్పాటు, క్యాలైన్లకు పోల్స్ ఏర్పాట్లు, పుణ్యగిరి రోడ్డు మరమ్మ తులు గురించి చర్చించామన్నారు. అర్చకుల పూజా విధానంపై కూడా భక్తులు చేస్తున్న సూచనలు సలహాలు పైన చర్చించారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన విషయాలపై పాలకమండలి సభ్యులు పలు సూచనలు సలహాలు అందించారన్నారు. ఈ సమావేశానికి పూర్తిస్థాయిలో పాలకమండలి సభ్యులు హాజరు లేకపోవడంతో మరోసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని తీర్మానం చేశామ న్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యుడు గార్లపాటి సత్యసాయి, నాగరాజు, దార గంగమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు రాజగోపాల్, సిబ్బంది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

దిశ యాప్ తప్పనిసరి

రామభద్రపురం : ప్రజలందరికీ దిశా యాప్ ఉండేలా అవగాహన కల్పిస్తున్నామని స్థానిక ఎస్ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. బుధవారం మండలంలో ప్రత్యేక దిశా యాప్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య కూడళ్లలో మహిళా పోలీసు, సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులు, గృహిణులు, వ్యాపార వర్గ ప్రజలకు దిశా యాప్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి యాప్ నమోదు చేశారు.

మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా చింతా శారద

బొబ్బిలి: మానవ హక్కుల సంఘం మహిళా విభాగం సౌత్ ఇండియా అధ్యక్షులుగా అభ్యుదయ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ చింతా శారద ఎన్నికయ్యారు. ఆమె ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. రాష్ట్ర అధ్యక్షులు నుంచి సౌత్ ఇండియా అధ్యక్షులుగా ఎంపిక చేస్తూ జాతీయ అధ్యక్షులు ఎంఆర్ అన్సారీ నియామక పత్రాన్ని బుధవారం జారీ చేశారు. మానవ హక్కులు పరిరక్షణకు పని చేస్తామని చింతా శారద ఈ సందర్భంగా అన్నారు.

సివిల్ సప్లయ్ గోదాం పరిశీలన

భోగాపురం: మండల కేంద్రంలో ఉన్న సివిల్ సప్లయ్ గోదాంను విజిలెన్స్ సిఐ బి. సింహ, జిల్లా పౌర సరఫరాల అధికారులు కె. మధుసూదన్ రావు, కె.మీనా కుమారి బుధవారం పరిశీలించారు. గోదాంను తనిఖీ చేసి సరుకుల నిల్వలు, వాటి నాణ్యతలను పరిశీలించారు. బియ్యం బ్యాగులు సక్రమంగా ఉన్న బరువు కంటే తక్కువ బరువు వస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు భోగాపురం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం, పప్పులు పంచదార గ్రామాల్లో ఉన్న పౌరసరఫరాల దుకాణాలకు సరఫరా అవుతుంటాయి. వీటిలో కొలతలు సక్రమంగా లేకపోవడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. భోగాపురం, పూసపాటిరేగ డీలర్సను విచారించి వారి నుండి వివరాలు సేకరించారు. ప్రతి డీలర్‌కు సరుకును ప్రతి నెల తూకం వేసి ఇవ్వాలని ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాలని సిఎస్‌డిటి మురళికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ బి రంగారెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈశ్వరి, తహశీల్దార్ బంగారు రాజు, ఏఎస్ఓ అశోక్ కుమార్, భోగాపురం, గజపతినగరం సిఎస్‌డిటిలు పాల్గొన్నారు.